నేడు 35 లక్షల మందికి సుభద్ర సొమ్ము

భువనేశ్వర్, న్యూస్‌టుడే: సుభద్ర పథకం కింద బుధవారం మయూర్‌భంజ్ జిల్లా కేంద్రం బరిపదలో ఏర్పాటయ్యే కార్యక్రమంలో 35 లక్షల మంది ఖాతాల్లోకి రూ.5 వేలు చొప్పున తొలి వాయిదా రెండోవిడత సొమ్ము జమవుతుందని ఉప ముఖ్యమంత్రి ప్రభాతిప రిడ మంగళవారం భువనేశ్వర్‌లో విలేకర్లకు చెప్పారు. ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌మాఝి ఆన్‌లైన్ విధానంలో సొమ్ము విడుదల చేస్తారన్నారు.

బాధ్యతగా విధులు నిర్వర్తించండి: సీఎం



నియామకపత్రం అందజేస్తున్న మోహన్, పక్కన సింగ్‌దేవ్, ప్రభాతి


భువనేశ్వర్, న్యూస్‌టుడే: ప్రభుత్వ శాఖల్లో చేరుతున్నవారు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, అవినీతి ఆరోపణలకు ఆస్కారమివ్వవద్దని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌మాఝి పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం భువనేశ్వర్ లోక్‌సేవాభవన్‌లో ఏర్పాటైన కార్యక్రమంలో విద్యుత్తు, ఆరోగ్య, గనుల శాఖల్లో నియమితులైన 284 మందికి ఆయన నియామకపత్రాలు (జాయినింగ్ ఆర్డర్లు) అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ప్రజల సేవకులన్న వాస్తవాన్ని అర్థం చేసుకొని పని చేయాలన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు కనకవర్ధన్ సింగ్‌దేవ్, ప్రభాతి పరిడ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ అహూజా, ఇతర అధికారులు పాల్గొన్నారు.



పార్టీ నేతలతో మాజీ సీఎం

హింజిలి సమస్యలపై నవీన్ ఆరా

భువనేశ్వర్, న్యూస్‌టుడే: బిజద అధినేత నవీన్ పట్నాయక్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లా హింజిలి నియోజకవర్గ సమస్యలపై ఆరా తీశారు. సోమవారం రాత్రి హింజిలి సమితి, మున్సిపాలిటీ ప్రాంతాల బిజద నాయకులు నవీన్ నివాస్‌కి వచ్చారు. వారితో ముచ్చటించిన అధినేత ప్రజాసేవలను విస్మరించొద్దని, ప్రజలతో మమేకమవ్వాలని సూచించారు. పార్టీ సభ్యత్వాల నమోదుపై దృష్టి పెట్టాలన్నారు.



సంఘం సభ్యులకు చెక్కు అందజేస్తున్న అప్పలస్వామి. వేదికపై అతిథులు

మానవ-వన్యప్రాణుల సంఘర్షణకు అడ్డుకట్టపడాలి

రాయగడ డివిజన్ పరిధిలో 33 గజరాజులు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాయగడ అటవీ డివిజన్ పరిధిలో మానవ-వన్యప్రాణుల సంఘర్షణకు అడ్డుకట్ట పడాలని శాసనసభ్యుడు అప్పలస్వామి కద్రక అన్నారు. రైతుకాలనీ కూడలి సమీపాన ఉన్న ఫారెస్టు పార్కులో జిల్లా అటవీశాఖ మంగళవారం నిర్వహించిన 70వ వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత రోజుల్లో వాతావరణ సమతౌల్యత దెబ్బతింటోందని, పర్యావరణ పరిరక్షణకు ఆ శాఖ మరింత మెరుగైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డీఎఫ్ఓ సచిన్ ఓవెల్ మాట్లాడుతూ రాయగడ అటవీ డివిజన్ పరిధిలో ఉన్న 33 ఏనుగులు తరచూ కలహండి, కొంధమాల్ జిల్లాల సరిహద్దుల్లో సంచరిస్తూ రాయగడ డివిజన్‌కు చేరుకుంటున్నాయన్నారు. వాటికి ఎలాంటి హాని తలపెట్టొద్దన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు గత కొంతకాలంగా కృషి చేస్తున్న వివిధ సంఘాలకు జిల్లా పర్యావరణ సంస్థ తరఫున చెక్కులు అందించారు. ఈ అంశంపై కొద్ది రోజుల క్రితం నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను, ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, కొల్నార్ సమితి అధ్యక్షురాలు సంజుక్త కులసిక తదితరులు పాల్గొన్నారు.

అమిత్‌షా దృష్టికి రాష్ట్ర పరిస్థితి

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌మాఝి సోమవారం రాత్రి దిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ఆయన అధికార నివాసభవనంలో కలిశారు. వివిధ అంశాలపై ఇద్దరూ చర్చించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితి, అమలవుతున్న పథకాలపై కేంద్రమంత్రికి మోహన్ వివరించినట్లు తెలిసింది.



కేంద్ర హోంశాఖ మంత్రితో ముఖ్యమంత్రి చర్చలు

15 రోజుల్లో 13 ఠాణాల్లో సీసీ కెమెరాలు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: భువనేశ్వర్ కమిషనరేట్ పరిధిలోని 13 ఠాణాల్లో 15 రోజుల్లోగా సీసీ కెమెరాలు ఏర్పాటవుతాయని ఏడీజీ దయాళ్ గంగువార్ మంగళవారం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. భువనేశ్వర్‌లోని భరత్‌పూర్ ఠాణాలో ఇటీవల రక్షణ శాఖ అధికారి, ఆయన స్నేహితురాలిని వేధించిన ఘటనపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. న్యాయస్థానంలో హాజరైన ఏడీజీ క్రైంబ్రాంచ్ దర్యాప్తు వివరాలు తెలియపరిచారు. ఠాణాలో రక్షణ శాఖాధికారులతో పోలీసులు ఎలా వ్యవహరించాలన్న విషయమై నియమావళి (గైడ్‌లైన్స్) రూపొందిస్తున్నట్లు వివరించారు. ఈ కేసు తదుపరి విచారణ నవంబరు 12న మళ్లీ జరగనుంది. మరోవైపు ప్రభుత్వం నియమించిన జస్టిస్ చిత్తరంజన్‌దాస్ కమిషన్ సాక్షుల నుంచి ప్రమాణపత్రాల స్వీకరణ కార్యక్రమం చేపట్టింది.

ఎక్కడి బస్సులు అక్కడే

14 జిల్లాల్లో ప్రైవేటు సర్వీసులు నిలిపివేత


రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో గత బిజద ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్ష్మీ బస్సుల సేవలను సమితుల నుంచి జిల్లా కేంద్రాలకు నడపడాన్ని నిరసిస్తూ ప్రైవేటు బస్సుల యజమానుల సంఘం పిలుపునిచ్చిన 24 గంటల సమ్మె పూర్తయింది. 14 జిల్లాల్లో చేపట్టిన ఈ సమ్మెతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. దీనిపై పశ్చిమ, దక్షిణ ఒడిశా ప్రైవేటు బస్సు యజమానుల సంఘం కన్వీనర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఇంతకు ముందు పంచాయతీల నుంచి సమితి కేంద్రాలకు మాత్రమే లక్ష్మీ బస్సులు నడుపుతుండగా ఇప్పుడు సమితి నుంచి జిల్లా కేంద్రాలకు రాయితీ ధరలపై సేవలు విస్తరించారన్నారు. దీంతోపాటు పరిమిత మార్గాలకే ప్రైవేటు బస్సులకు అనుమతులు ఉండడంతో తామంతా నష్టపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె అనంతరం దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.



రాయగడలో నిలిచిన బస్సులు

బంద్ జరిగిన ప్రాంతాలు

రాయగడ, కొరాపుట్, మల్కాన్‌గిరి, నవరంగపూర్, కలహండి, నువాపడ, గజపతి, బొలంగీర్, సువర్ణపూర్, సంబల్‌పూర్, బరగఢ్, కొంధమాల్, సుందర్‌గఢ్, దేవగఢ్ జిల్లాల్లో సమ్మెకు పిలుపునిచ్చినట్లు సంఘం వెల్లడించింది.



కొండకోనలపై సెలయేళ్లు

కొండల పైనుంచి గలగల శబ్దాలు చేస్తూ తెల్లగా కిందకు జాలువారే జలపాతాలు... గాలి వీచినప్పుడల్లా అటూఇటూ ఊగుతూ ప్రకృతి ప్రేమికులను స్వాగతించినట్లు కనిపించే చెట్లు... హాలో.. రండి..రండి.. అనేలా వివిధ రకాల అరుపులతో అలరించే పక్షులు... అప్పుడప్పుడూ పులుల గాండ్రింపులు వాటిని దగ్గర నుంచి చూడాలనిపించేలా ఉత్సుకత కలిగిస్తాయి. ఇంతటి వైవిధ్యం, ఆహ్లాదం పంచే అటవీ ప్రాంతం సిమిలిపాల్.. గురువారం నుంచి సందర్శకులను అనుమంచనున్నారు.

రారండోయ్... సిమిలిపాల్ అందాలు చూసొద్దాం..!!

రేపటి నుంచి సందర్శకులకు అనుమతి

భువనేశ్వర్, రాయగడ పట్టణం, న్యూస్‌టుడే

మయూర్‌భంజ్ జిల్లా జొషిపూర్‌కి చేరువలోని సిమిలిపాల్ అభయారణ్యంలోకి గురువారం (10) నుంచి పర్యాటకులను అనుమతించనున్నారు. వానాకాలం (మాన్‌సూన్ సీజన్)లో సిమిలిపాల్‌కు సందర్శకులను అనుమతించరు. శీతాకాలం ప్రవేశంతో తలుపులు తెరుస్తున్నట్టు ఈ అటవీరేంజ్ సహాయ సంచాలకుడు టి.అశోక్‌కుమార్ సోమవారం రాత్రి బరిపదలో విలేకర్లకు చెప్పారు.

వన్యప్రాణుల నిలయం

2,750 చదరపు కి.మీ. మేర విస్తరించిన సిమిలిపాల్ ఎన్నో జాతుల వన్యప్రాణులకు నిలయం. రాష్ట్రంలో ఉన్న మొత్తం పులుల్లో దాదాపు 75 శాతం ఇక్కడే ఉన్నాయి. 25 శాతం గజరాజులు ఈ అటవీప్రాంతంలో సంచరిస్తున్నట్లు రికార్డులు పేర్కొంటున్నాయి. వీటితో పాటు చారల జింకలు, సాంబర్, అలుగులు, అడవి పందులు, అడవి పిల్లులు ఉన్నాయి. తాత్కాలిక మూసివేత సమయంలో రహదారుల మరమ్మతులు, ఇతరత్రా మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు పూర్తిచేసినట్లు అటవీశాఖ వర్గాలు తెలిపాయి.

నాలుగు వెదురు కుటీరాలు

సిమిలిపాల్‌లో గుడుగుడియా, జమున, రామతీర్థ, కుమారి పేర్లతో నాలుగు వెదురు కుటీరాలు (కాటేజీలు), పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని పంథనివాస్ ఉన్నాయి. సందర్శకులు రాత్రి సమయంలో ఇక్కడ ఉండి సూర్యోదయ సమయంలో అందాలు వీక్షించొచ్చు. 2022-23లో 43,400 మంది పర్యాటకులొచ్చారు. రూ.2.35 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉన్నందున సందర్శకులు పెరుగుతారన్న అంచనా ఉంది.



సిమిలిపాల్ అడవిలో పులులు

రాకపోకలకు వాహనాలు

సిమిలిపాల్ వెళ్లడానికి జోషిపూర్‌కి చేరువలోని కలియా, పీతబట ప్రాంతాల నుంచి రాకపోకల సౌకర్యం ఉంది. మినీబస్సులు, కార్లలో సందర్శకులు వెళ్లవచ్చు. ప్రవేశ ద్వారంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టిక్కెట్లు ఇస్తారు. రాత్రి ఉండేవారు మినహాయిస్తే... మిగతా సందర్శకులు సాయంత్రం 5 గంటలకు వెలుపలకు రావాల్సి ఉంటుంది.



నేత్రపర్వం చేసే జలపాతం



మూసేసిన ప్రధాన గేటు

సిల్వికల్చర్ కార్యాలయానికి తాళం

రాయగడ గ్రామీణం,న్యూస్‌టుడే; రాయగడ అటవీ రేంజ్ పరిధిలోని గుమ్మ సిల్వికల్చర్ కార్యాలయంపై శాఖ దిగువ శ్రేణి ఉద్యోగులు దాడి చేస్తారన్న భయంతో అధికారులు ప్రధాన గేటుకు రెండు రోజులుగా తాళం వేసి లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. ఇటీవల ఈ శాఖకు చెందిన డీఎఫ్ఓ దేబెంద్ర కుమార్ బెహరా చేసిన ఒత్తిడి వల్ల అటవీ అధికారి సంజయ్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో దిగువ సిబ్బంది డీఎఫ్ఓపై ఆగ్రహంతో ఉన్నారు. కార్యాలయానికి తాళం ఉండడంతో గుమ్మ, తొలగుమ్మ ప్రాంత రైతులు ఇబ్బంది పడుతున్నారు. వివిధ పనులపై వచ్చి తిరిగి వెళ్లిపోతున్నారు. దీనిపై అటవీ రేంజర్ ఆచారి దృష్టికి తీసుకెళ్లగా తక్షణం కార్యాలయం తాళాలు తీయించారు.

విజిలెన్స్‌కు చిక్కిన పంచాయతీరాజ్ అధికారి

భువనేశ్వర్, న్యూస్‌టుడే: పంచాయతీరాజ్ శాఖలోని మంచినీటి సరఫరా విభాగంలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్న రమేష్‌చంద్ర జెనా విజిలెన్స్‌కు చిక్కారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న అభియోగంపై అధికారులు మంగళవారం జెనాకు సంబంధించిన భువనేశ్వర్, కటక్, గౌరపట్న తదితర ప్రాంతాల్లోని 8 చోట్ల ఒకేసారి దాడులు చేశారు. సోదాల్లో విలువైన ఆస్తుల పత్రాలు, నగలు, నగదు పెద్ద మొత్తం గుర్తించినట్లు తెలిసింది. ఇంకా సోదాలు కొనసాగుతున్నందున విజిలెన్స్ అధికారులు వివరాలు వెల్లడించలేదు.



జిల్లాకు కేటాయించిన బైకు అంబులెన్స్‌లు

బైక్ అంబులెన్స్‌లు కదలవు... రోగుల ఇక్కట్లు తీరవు

సిమిలిగుడ, న్యూస్‌టుడే

రాష్ట్రంలో వెనుకబడిన కొరాపుట్ జిల్లాలో వైద్యసేవలు నానాటికి దిగజారుతున్నాయి. మారుమూల గ్రామాల్లో సేవలు అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రవాణా సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉండడంతో అత్యవసర సమయాల్లో రోగులను ఆరోగ్య కేంద్రాలకు తరలించాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇలాంటి గ్రామాల్లో సేవలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బైక్ అంబులెన్స్‌లు కొన్నాళ్లుగా నిరుపయోగంగా మారాయి.

సర్వత్రా నిరసన

జిల్లాలో రహదారి సౌకర్యం లేని గ్రామాల కోసం, అంబులెన్సులు వెళ్లలేని ప్రాంతాల కోసం ప్రభుత్వం 2020లో జిల్లాకు ఎనిమిది బైక్ అంబులెన్స్‌లను మంజూరు చేసింది. 2021లో లమతాపుట్ సమితిలో ముంపు గ్రామాలకు బోటు అంబులెన్స్‌లు సమకూర్చారు. అత్యవసర సమయాల్లో వీటి ద్వారా రోగులను ఆరోగ్య కేంద్రాలకు తరలిస్తుండేవారు. అధికారుల నిర్లక్ష్యంతో ఇవి మూలకుచేరాయి. పొట్టంగి, బిసింగ్‌పూర్ ఆరోగ్య కేంద్రాల్లో నిరుపయోగంగా పడున్నాయి. మిగతా 6 పనిచేస్తున్నా సకాలంలో బాధితుల గ్రామాలకు చేరుకోలేకపోతున్నాయి. గత నెల రోజుల్లో దశమంత్‌పూర్, పొట్టంగి, లమతాపుట్, కొరాపుట్ సమితిల్లో ఇలాంటివి నాలుగు సంఘటనలు వెలుగుచూశాయి. ఆయా ప్రాంతాల్లో పురిటి నొప్పులతో బాధపడే నిండుగర్భిణులను ఆరోగ్యకేంద్రాలకు తరలించేందుకు బైక్ అంబులెన్స్‌లను ఆశ్రయించగా, సకాలంలో గ్రామాలకు చేరుకోకపోవడంతో బాధితులను బంధువులు కిలోమీటర్ల దూరం మోసుకుంటూ ఆరోగ్యకేంద్రాలకు తరలించారు. అత్యవసర సమయాల్లో ఇవి ఉపయోగపడకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. బోటు అంబులెన్స్ కూడా సేవలు అందించలేని పరిస్థితుల్లో ఉంది. దీనిపై జిల్లా ముఖ్య వైద్యాధికారి సుశాంత్‌కుమార్‌దాస్ వద్ద 'న్యూస్‌టుడే' ప్రస్తావించగా బైక్ అంబులెన్స్‌లు నిరుపయోగంగా ఉన్న విషయం తన దృష్టికి రాలేదని, దీనిపై దర్యాప్తు చేపట్టి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.



అత్యవసర పరిస్థితుల్లో ఇదీ పరిస్థితి (పాతచిత్రం)

ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తా..

కొరాపుట్ జిల్లాలో మారుమూల ప్రాంతాల రోగుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బైక్ అంబులెన్స్‌లు సక్రమంగా పనిచేయకపోవడంపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తాను. విధానసభ సమావేశంలో దీనిపై ప్రశ్న లేవనెత్తాను. ఇవి సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటాను.

\- రామచంద్రకదమ్, పొట్టంగి ఎమ్మెల్యే

విశేష హారతులు.. కోలాటాలు



కోలాటం ప్రదర్శిస్తున్న హరే శ్రీనివాస భజన మండలి మహిళలు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: దేవీ శరన్నవరాత్రోత్సవాలు బ్రహ్మపురలోని వివిధ మందిరాలు, సంస్థల ఆధ్వర్యంలో కోలాహలంగా జరుగుతున్నాయి. తెలుగు బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నీలకంఠనగర్ హౌసింగు బోర్డులోని వేదమాత గాయత్రీదేవి మందిరంలో ఉదయం పంచామృతాభిషేకాలు, సాయంత్రం కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. మంగళవారం దేవతామూర్తులకు బిల్వ, నాగ, నంది, సింహ, కుంభ హారతులతోపాటు 108 ఒత్తులతో విశేష హారతులిచ్చారు. నిర్వాహక సేవా సంఘం అధ్యక్షుడు పూడిపెద్ది సత్యనారాయణ (బాబు), గాయత్రీ మందిరం పూజా కమిటీ ఛైర్మన్ శ్రీపాద రామ్‌కుమార్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. మంగళవారంపేటలోని కాశీ విశ్వనాథ మందిరంలో మంగళవారం ఉదయం మహిళల సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. కార్యక్రమంలో హరే శ్రీనివాస భజన మండలి మహిళలు కోలాటం ప్రదర్శించారు. మండలి అధ్యక్షురాలు పి.కుసుమ ఆండాళ్, కార్యదర్శి వి.సత్య తదితరులు పర్యవేక్షించారు.



నీలకంఠనగర్ హౌసింగు బోర్డులోని వేదమాత గాయత్రీ మందిరంలో దేవతామూర్తులకు విశేష హారతి

అథ్లెటిక్స్‌లో రాష్ట్రానికి 27 పతకాలు

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌లోని కళింగ మైదానంలో కొనసాగుతున్న 35వ తూర్పుజోన్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో రాష్ట్ర పురుషులు, మహిళా క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇందులో సోమవారం నిర్వహించిన 100, 200, 400 మీటర్ల పరుగు, షాట్‌పుట్, జావెలిన్, డిస్కస్, లాంగ్‌జంప్, హైజంప్ తదితర అంశాల్లో రాష్ట్రానికి చెందిన పలువురు పురుషులు, మహిళా క్రీడాకారులు మొత్తం 27 పసిడి, రజత, కాంస్యపతకాలతో మెరిశారు. పోటీలను తిలకించేందుకు వచ్చిన రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ తొలిరోజు విజేతలకు పతకాలు అందజేశారు.



పతకాలతో షాట్‌పుట్ త్రో విజేతలు. చిత్రంలో మంత్రి సూర్యవంశీ

వెయిట్ లిఫ్టింగ్‌లో ప్రీతిస్మితకు రజతం, కాంస్యం

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: హిమాచల్‌ప్రదేశ్‌లో జరుగుతున్న జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో రాష్ట్రానికి మరో పతకం వరించింది. ఈ మేరకు ఒడిశా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి కె.రవికుమార్ ఆ వివరాలను మంగళవారం 'న్యూస్‌టుడే'కు చెప్పారు. పోటీల్లో 45 కిలోల యువ, జూనియర్ విభాగాల్లో లిఫ్టరు ప్రీతిస్మిత భొయి స్నాచ్, క్లీన్ జర్క్‌లలో మొత్తం 140 కిలోలు బరువులెత్తి రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నట్లు రవికుమార్ తెలిపారు. ఢెంకనాల్ లిఫ్టింగ్ కేంద్రంలో ఆమె శిక్షణ పొందుతున్న సంగతి విదితమే.



రజత, కాంస్యపతకాలతో ప్రీతిస్మిత భొయి

మా కాళువా తల్లికి జేజేలు!

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: స్థానిక గుసానినువాగాంలోని సుప్రసిద్ధ 'మా కాళువా యాత్ర' కోలాహలంగా జరుగుతోంది. పెద్దవీధిలోని తాత్కాలిక మండపంలో కొలువైన తల్లికి ప్రతిరోజు ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తున్నారు. శాసన సభాపతి సురమా పాఢి, ఉక్కు గనులు, రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా సోమవారం రాత్రి తాత్కాలిక మండపంలో మా కాళువా తల్లిని దర్శించుకుని, దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు.



అమ్మవారికి దీపారాధనలు చేస్తున్న శాసన సభాపతి సురమా పాఢి, మంత్రి బిభూతి జెనా తదితరులు




గుసానినువాగాం పెద్దవీధిలోని తాత్కాలిక మండపంలో కొలువైన ఆరాధ్య దేవత

విజయరూపిణి.. అమ్మాభవానీ



వనదుర్గా అవతారంలో కటక్ చండీ



కాకట్‌పూర్ మామంగళ దివ్యమంగళ రూపం

భువనేశ్వర్, న్యూస్‌టుడే: చండీ స్తోత్ర పఠనాలు, షోడశోపచార పూజలతో శక్తిపీఠాలు అలరారుతున్నాయి. శరన్నవరాత్రులను పురస్కరించుకుని సర్వత్రా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. అమ్మవార్ల ఆలయాల్లో ముత్తయిదువులు వ్రతాలు చేస్తున్నారు. ఆశ్వీయుజ శుక్లపక్షమి పంచమి తిథిని పురస్కరించుకుని మంగళవారం కటక్ చండీ వనదుర్గా అవతారంలో అలరించింది. పూరీ కాకట్‌పూర్‌లోని ప్రముఖ శక్తిపీఠంలో మా మంగళా విజయరూపిణిగా భక్తులకు దర్శనమిచ్చింది.

పాలనాధికారి పర్యటన



కుదులులో కాఫీ తోటలు సందర్శించిన పాలనాధికారి కీర్తివాసన్

సిమిలిగుడ, న్యూస్‌టుడే: ఒడిశా-ఆంధ్ర సరిహద్దులో నందపూర్ సమితి గొల్లూరు పంచాయతీలో జిల్లా పాలనాధికారి వి.కీర్తివాసన్ మంగళవారం పర్యటించారు. గ్రామంలో పొలాలు పని తీరును పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కుదులులో కాఫీ తోటల్లో సేద్యం చేస్తున్న గిరిజనులను అభినందించారు. కొంతమంది లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయం అందడం లేదని ఫిర్యాదు అందగా ఆ పత్రాలను చూశారు. కలెక్టర్‌తో కాఫీ బోర్డు డైరెక్టర్ ఉపేంద్రకుమార్, సహ డిప్యూటీ కలెక్టర్ సచ్చిదానంద స్వయిన్, నందపూర్ తహసీల్దార్ అనాది చరణ్ సాహు, సమితి అభివృద్ధి అధికారి దుర్గాప్రసాద్ దొర, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు



ఆదివాసీ పాటకు నృత్యం చేస్తున్న కళాకారులు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: విద్యాశాఖ ఆధ్వర్యంలో పర్లాఖెముండి పట్టణంలోని గజపతి క్రీడా మైదానంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు రెండోవ రోజుకు చేరుకున్నాయి. ఒడిశా నుంచి 30 జిల్లాలకు చెందిన 31 జట్లు అండర్-14, 17 విభాగాల్లో పాల్గొన్నారు. దీంతో పాటు క్రీడా మైదానం వేదికపై సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. శుక్రవారంతో క్రీడలు ముగియనున్నాయని జిల్లా క్రీడాధికారి ప్రాణోకృష్ణ పాణిగ్రహి తెలిపారు.

ఉన్నతాధికారులతో సమీక్ష

భువనేశ్వర్, న్యూస్‌టుడే: భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి మంగళవారం ఖుర్దా జిల్లా అభివృద్ధి పనులపై పాలనాధికారి చంచల్ రాణా, ఇతర అధికారులతో సమీక్షించారు. భువనేశ్వర్ నగరంలో అధ్వాన రహదారులు, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని, కేటాయింపులు నిర్ణీత వ్యవధిలో ఖర్చుచేయాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో శాసనసభ్యులు పాల్గొన్నారు.



సమావేశంలో ఎంపీ అపరాజిత

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి



తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్‌డీపీఓ, ఐఐసీ, ఈఓ తదితరులు

జయపురం, న్యూస్‌టుడే: జయపురం పట్టణంలో శరన్నవరాత్రుల సందర్భంగా వివిధ చోట్ల భారీ దేవి మండపాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ నిబంధనలు పాటించాలని పోలీసుశాఖ కొన్ని నిబంధనలు విధించింది. వీటిని ఉల్లంఘించడంతో సోమవారం రాత్రి దాదాపు 12 వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్‌డీపీఓ అంకిత్‌వర్మ తెలిపారు. ప్రతిరోజు ఐఐసీ రమణి రంజన్ దొళాయి, ఈవో సిద్ధార్థ్‌పట్నాయక్ నేతృత్వంలో శాఖ తరఫున తనిఖీలు నిర్వహిస్తామన్నారు.

కిలో వెల్లుల్లి రూ.400



రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: వెల్లుల్లి ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్య, మధ్యతరగతి వర్గాలను బెంబేలెత్తిస్తున్నాయి. కొద్దిరోజుల కిందట వరకు కిలో రూ.120 నుంచి రూ.140 ఉన్న ప్రస్తుతం కిలో రూ.400కి చేరుకుంది. ఓ వైపు ఉల్లిధరకు పెరుగుతున్న ఉల్లి, కూరగాయల ధరలతో ప్రజలు సతమతమవుతున్నారు. తాజాగా వెల్లుల్లి సైతం పెరగడంతో మూలిగే నక్కపై తాటి పండు పడ్డ పరిస్థితులు తలెత్తున్నాయి.

భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ పరిశీలకుడిగా త్రిపాఠి



ప్రహ్లాద్ త్రిపాఠి

నవరంగపూర్, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లో జరగనున్న భారత్-బంగ్లాదేశ్ టీ-20 3వ మ్యాచ్ పరిశీలకుడిగా నవరంగపూర్ జిల్లా క్రికెట్ సంఘం ఎడిటర్ ప్రహ్లాద్ త్రిపాఠి ఎంపికయ్యారు. ఈ మేరకు బీసీసీఐ నుంచి ఆహ్వాన లేఖ అందినట్లు ఆయన మంగళవారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్షుడు దేబాశిష్ పట్నాయక్ తదితరులు అభినందించారు.

ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన



సిమిలిగుడ, న్యూస్‌టుడే: సిమిలిగుడలోని దేవ్‌మాలి పబ్లిక్ స్కూల్‌లో మంగళవారం వైజ్ఞానిక, చిత్రలేఖనం ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమాన్ని పొట్టంగి ఎమ్మెల్యే రామ్‌చంద్రకడమ్ ప్రారంభించి మాట్లాడారు. ఇటువంటి ప్రదర్శనలతో విద్యార్థుల్లో ప్రతిభ బయటపడుతుందన్నారు. ప్రిన్సిపల్ కె.ఆలీ అధ్యక్షతనలో మాజీ ఎమ్మెల్యే ప్రఫుల్‌కుమార్ పంగి, స్కూల్ ఛైర్మన్ జయ చంద్ర కిముడు, కార్యదర్శి రాజేంద్రకుమార్ పాత్రో కోశాధికారి ప్రదీప్‌పాత్రో, వైస్‌ప్రిన్సిపల్ జయ బాధిత్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అనేక ప్రాజెక్టులు, చిత్రలేఖనం, చేతివృత్తి అలంకరణలను ప్రదర్శించారు. న్యాయనిర్ణేతలుగా ఎన్.గిరిధర్ తదితరులు వ్యవహరించారు. స్కూల్ కమిటీ ఎమ్మెల్యే కడమ్‌ను సత్కరించారు.

అక్రమాలకు తావులేకుండా చర్యలు



అరుణ్‌కుమార్ షడంగి

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ప్రభుత్వ నియమకాల్లో స్వచ్ఛతకు పెద్దపీట వేస్తామని, రాత, మౌఖిక పరీక్షల్లో అవినీతి, అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామని ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఓపీఎస్‌సీ) అధ్యక్షునిగా మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టిన అరుణ్‌కుమార్ షడంగి చెప్పారు. కటక్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పోలీసు అధికారిగా మూడు దశాబ్దాలకు పైగా విధులు నిర్వహించిన తాను నీతి, నిజాయతీకి బద్ధుడనై పనిచేసానన్నారు.

ఉద్యాన పంటలతో మంచి అవకాశాలు



విద్యార్థులకు అవగాహన

కొరాపుట్, న్యూస్‌టుడే: కొరాపుట్ డిగ్రీ కళాశాలలో జిల్లా హార్టికల్చర్ విభాగం తరఫున అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఉద్యానశాఖ విభాగం అదనపు డైరెక్టర్ ప్రదీప్‌కుమార్‌సెఠి విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఉద్యానవనంలో అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.

లంజిపల్లి బైపాస్ కూడలిలో పైవంతెన నిర్మించాలి

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపుర శివారున లంజిపల్లి బైపాస్ కూడలి వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపై తక్షణం పైవంతెన నిర్మించాలని న్యాయవాది మనోజ్ కుమార్ పట్నాయక్ డిమాండు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఉక్కు, గనులు, రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనాకు ఓ వినతిపత్రం ఇచ్చానని పట్నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కొనసాగుతున్న సభ్యత్వాల నమోదు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: గజపతి జిల్లాలో భాజపా క్రియాశీలక సభ్యత్వ నమోదు జోరుగా కొనసాగుతోంది. మంగళవారం సమితి గురండిలోని మినకేతన్ ఉన్నత మాధ్యమిక పాఠశాలల్లో విద్యార్థులతో సభ్యత్వ నమోదు నిర్వహించారు. దీనిపై యువ నాయకుడు కోట్ల యువరాజ్ వారికి వివరించారు. పర్లాఖెముండి పట్టణంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఈ ప్రక్రియ జరుగుతుంది.

కొలువుదీరిన 'బొమ్మలు'



ఫస్ట్ మిలటరీ లైనులోని టి.ఈశ్వరప్ప ఆచారి ఇంట్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు వద్ద కుటుంబ సభ్యులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: దసరా నవరాత్రుల్లో పలు తెలుగు కుటుంబాలు ఇళ్లల్లో 'బొమ్మల కొలువులు' ఏర్పాటు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఫస్ట్ మిలటరీలోని టి.ఈశ్వరప్ప ఆచారి ఇంట్లో ఏర్పాటు చేసిన కొలువు ఆకట్టుకుంది. తమ ఇంట్లో నాలుగు తరాలుగా వీటిని కొనసాగిస్తున్నామని ఈశ్వరప్ప ఆచారి, ఆయన కుమారుడు టి.శ్యామ్ ప్రసాద్, కోడలు టి.హరిత మంగళవారం 'న్యూస్‌టుడే'కు చెప్పారు. తమ బంధుమిత్రులు తనకు బొమ్మల్నే బహుమతులుగా ఇస్తుంటారని ఈశ్వరప్ప ఆచారి భార్య టి.రాజలక్ష్మీ పేర్కొన్నారు. తమ కొలువులో వందేళ్ల పైబడిన రక్తచందనంతో తయారు చేసిన వధువు, వరుడు బొమ్మలు, ఇత్తడి బొమ్మలున్నాయని వివరించారు. పురాతన జపాన్ బొమ్మలు, గాజు, మట్టి, పాలరాతి, ప్లాస్టిక్, కర్ర తదితరాలతో తయారు చేసిన వెయ్యికుపైగా బొమ్మలున్నాయన్నారు. 'ఈ ఏడాది కళాశాల సెలవుల్లో ఇంటికి వచ్చి కొలువు ఏర్పాటు చేశాను' అని గుణుపురంలో బీ.టెక్ చదువుతున్న ఈశ్వరప్ప ఆచారి మనుమరాలు (శ్యామ్ ప్రసాద్ కుమార్తె) టి.భువనేశ్వరి పేర్కొంది.

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలి

రాయగడ, న్యూస్‌టుడే: వెనుకబడిన సమితుల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా అమలుచేస్తున్న సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు లబ్ధిచేకూర్చలని గుణుపురం ఎమ్మెల్యే సత్యజిత్ గొమాంగో అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరిగిన 'సంపూర్ణత అభియాన్' ముగింపు సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నిహార్‌రంజన్, పథకం మేనేజర్ నరేష్‌శర్మ, అదనపు ఎస్పీ బిష్టుపాత్రో తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన అధికారులకు ప్రశంసాపత్రాలు, బహుమతులను అతిథులు అందించారు.



ర్యాలీగా పాలనాధికారి కార్యాలయానికి వస్తున్న ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ సంఘం సభ్యులు

200 రోజుల ఉపాధి కల్పించాలి...

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకంలో భాగంగా పనిచేస్తున్న కార్మికులకు ఏడాదికి 200 రోజులు పని కల్పించి రూ.600 కనీస వేతనం ఇవ్వాలంటూ ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ సంఘం సభ్యులు పర్లాఖెముండిలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఏఐకేఎంఎస్ జాతీయ కార్యదర్శి బాలు షడంగి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పాలనాధికారి పేరిట డిప్యూటీ కలెక్టర్ ప్రాణోకృష్ణో పాణిగ్రహికి అందజేశారు.

మిషన్‌శక్తితో మహిళాభివృద్ధి

సిమిలిగుడ, న్యూస్‌టుడే: మిషన్‌శక్తి ద్వారా మహిళా సంఘాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయని పాలనాధికారి వి.కీర్తివాసన్ అన్నారు. నందపూర్ మిషన్‌శక్తి భవనంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో 13 మహిళా సంఘాలకు రూ.51 లక్షల రుణాలకు సంబంధించి చెక్కులను అందజేశారు. కోఆర్డినేటర్ విచిత్రరౌత్ అధ్యక్షతనలో సమితి అధ్యక్షురాలు సావిత్రకర్తల్, సమితి అభివృద్ధి అధికారి దుర్గాప్రసాద్‌దొర తదితరులు పాల్గొన్నారు.



మహిళలకు చెక్కును అందజేస్తున్న దృశ్యం

జవాన్ల కబడ్డీ పోటీలు

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: ఝార్‌గ్రామ్ సీఆర్‌పీఎఫ్-184వ బెటాలియన్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు సోమవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. దీనిలో 66, 167, 169, 184 సీఆర్‌పీఎఫ్ బెటాలియన్లలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారు. నిర్వాహక 184 బెటాలియన్ కమాండెంట్ ప్రవీణ్‌కుమార్ త్రిపాఠి క్రీడాకారులతో కరచాలనం చేసి ఈ పోటీలు ప్రారంభించారు.

అంతర్జాతీయ హాకీలో రాష్ట్ర క్రీడాకారులు



పోటీలకు ఎంపికైన క్రీడాకారులు వీరే

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: మలేషియాలో ఈ నెల 19వ తేదీ నుంచి 26 వరకు జరగనున్న 12వ సుల్తాన్ జోహార్ కప్ అండర్-21 అంతర్జాతీయ హాకీ పోటీలకు భారత జట్టు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర క్రీడా విభాగం ఆ వివరాలను సోమవారం 'ఎక్స్'లో వెల్లడించింది. పోటీలకు వెళ్లనున్న భారత జట్టులో ముగ్గురు రాష్ట్ర క్రీడాకారులు అన్‌మోల్ ఎక్కా, రోషన్ కుజుర్, ముకేష్ టొప్పో స్థానం పొందినట్లు అందులో పేర్కొంది. పోటీల్లో భారత జట్టు జపాన్, బ్రిటన్, మలేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో తలపడనుందని ఒడిశా హాకీ సంఘం ప్రతినిధులు 'న్యూస్‌టుడే'కు చెప్పారు.

ముమ్మరంగా తనిఖీలు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: ఆహార భద్రత, పౌరసరఫరాల శాఖ, తూనికల విభాగం సంయుక్తంగా మంగళవారం కాశీనగర్‌లోని పలు భోజనశాలలు, మిఠాయి దుకాణాలు, మద్యం దుకాణాలలో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో అదనపు పౌరసరఫరాల శాఖ అధికారి బిష్ణుచరణ్ పరిడా, ఆహార భద్రత ఇన్‌స్పెక్టర్ తపస్విని బెహరా, తూనికల శాఖ డిప్యూటీ కంట్రోలర్ ఘనశ్యాం తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో 'నెతొ' పూజలు



పుష్కరిణిలో గౌరీ విగ్రహం వద్ద ముద్దుగుమ్మల పూజలు

గోపాలపూర్, న్యూస్‌టుడే: 'ఓం నమశ్శివాయ' అన్న పంచాక్షరీ జపంతో పూరీలోని మార్కెండేయ పుష్కరిణి మార్మోగుతోంది. ఉదయం, సాయంత్రం ఇక్కడికి ముద్దుగుమ్మలు సింగారించుకుని వచ్చి హరగౌరీ ఉపాసన చేస్తున్నారు. ముక్కంటి అనుగ్రహం కోరి పూజలు చేస్తున్నారు.

అనాదిగా వస్తున్న ఆచారం

ఆశ్వీయుజ మాసంలో వచ్చే నవరాత్రుల్లో శైవ, శక్తి పూజలు చేసేవారికి శుభాలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథుని సేవలు చేసే సేవాయత్ కుటుంబాల ఆడపిల్లలు శరన్నవరాత్రుల్లో మార్కండేయ పుష్కరిణిలో హరగౌరీ వ్రతాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ముద్దులొలికే చిన్నారులు తమ ఉజ్వల భవిష్యత్, ఆయురారోగ్యాలు కోరి 9 రాత్రులు నెతొ పూజలు చేస్తారు.

ఆటపాటలతో అలరింత

'నెతొ' అనగా శుచి, శుభ్రతతో హరగౌరీ ఆరాధన. తొమ్మిది రోజులు ఒక్కపూట మాత్రమే శాకాహారం తింటారు. ఒడిస్సీ నృత్యకారిణుల మాదిరిగా అలంకరించుకొని రెండుపూటలా పుష్కరిణికి వచ్చి ఆడిపాడి అలరిస్తారు. ముక్కంటి ఆరాధనలో భాగంగా స్వామిని మెప్పించే యత్నమిదని సేవాయత్‌లు చెబుతున్నారు. దైతాపతి సేవాయత్ సంఘం ప్రతినిధి బినాయక్‌దాస్ మహాపాత్రో మంగళవారం పూరీలో విలేకర్లతో మాట్లాడుతూ పిల్లలు ఆచరించే నెతొ పూజలు అనాదిగా వస్తున్న ఆచారమన్నారు.

కొరాపుట్ కాఫీ హబ్‌గా మారనుంది

కొరాపుట్, న్యూస్‌టుడే: జిల్లాలో కాఫీ తోటల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతుందని పాలనాధికారి కీర్తివాసన్ అన్నారు. ఈ సందర్భంగా కాఫీ బోర్డు అధికారులతో పాటు సమితిలో దయానిధిగూడ లబ్ధిదారులతో మాట్లాడారు. గ్రామస్థులు ఈ సేద్యంపై దృష్టి సారించాలన్నారు. జిల్లా కాఫీ హబ్‌గా బాహ్యప్రపంచానికి పరిచయం కాబోతుందని అన్నారు. లక్షల హెక్టార్లలో సాగు లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్పీ రోహిత్‌వర్మ ఉన్నారు.

నియామకాల్లో బిజద రాజకీయం

నవరంగపూర్, న్యూస్‌టుడే: నవరంగపూర్ జిల్లాలో ఉపాధ్యాయుల నియామకంలో బిజద రాజకీయం చేస్తుందని మంగళవారం కాంగ్రెస్ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ యువనేత డా. లిపికామాఝి ఆరోపించారు. ఆరునెలల క్రితం ఉపాధ్యాయుల నియామకాన్ని ఆమోదించిన బిజద ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తుందని ప్రశ్నించారు. జిల్లాల వారీగా ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలకు మభ్యపెట్టి రాజకీయ ఎత్తులు చేస్తున్నారన్నారు. సమావేశంలో భుజబల్‌మాఝి తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల నియామకాన్ని అడ్డుకుంటాం

నవరంగపూర్, న్యూస్‌టుడే: నవరంగపూర్‌లో అవిభక్త కొరాపుట్ జిల్లాల్లో ఉపాధ్యాయుల నియామకంపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఉమ్మర్‌కోట్ విద్యాశాఖ కార్యాలయం వద్ద మంగళవారం యాక్షన్ కమిటీ తరఫున సభ్యులు ఆందోళన చేశారు. ● అవిభక్త కొరాపుట్ జిల్లాల వారీగా ఉపాధ్యాయులను ఉపాధి కల్పించాలనే డిమాండ్ చేస్తూ సంయుక్త సాధన సంఘం అధ్యక్షుడు ఘనమాఝి, ఉపాధ్యక్షుడు పద్మన్ శాంటా, సర్పంచ్ జగేశ్వర్‌పూజారి నేతృత్వంలో నిరసన జరిగింది. ఈ మేరకు బీడీఓ జగన్నాథ్ దరువా మాట్లాడుతూ సమితిలో వివిధ పాఠశాలల్లో 93 మందిని ఉపాధ్యాయులను నియమించనున్నారని, నేడు 44 మంది విధుల్లో చేరారని తెలిపారు.

గ్రూపు లోన్ పేరుతో మోసం

నవరంగపూర్, న్యూస్‌టుడే: నవరంగపూర్ జిల్లా పపదహండి సమితిలో గ్రూపు లోన్ పేరుతో 100 మందికి పైగా మహిళలను మోసం చేసి దాదాపు రూ.50 లక్షలు తల్లికొడుకులు దోచుకున్నారని ఆరోపిస్తూ మంగళవారం బాధిత మహిళలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐఐసీ దీపక్‌కుమార్ జెనా తెలిపిన వివరాలు ప్రకారం, ఆరునెలల క్రితం శిరిసి పంచాయతీ బానువాగూడ గ్రామానికి చెందిన సుభాషిని, ఆమె కుమారుడు నిరాకర్ మహాపాత్రో గ్రామంలో మహిళలకు రుణాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి, ఐదు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల్లో ఒక్కొక్కరి పేరు మీద రూ.30, వేలు-50 వేలు చొప్పున దాదాపు రూ.50 లక్షలు దోచుకున్నారు. ఆరు నెలల తరువాత రుణం డబ్బులు కట్టాలని సంబంధిత కంపెనీల నుంచి శ్రీముఖాలు రావటంతో తమ పేరు మీద రుణాలు మంజూరయ్యానట్టు తెలిసిందని బాధితులు వాపోయారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అట్టహాసంగా దుర్గా పూజలు

రాయగడ, న్యూస్‌టుడే: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాయగడ పాలకేంద్రం సమీపంలో 3108 గాజులతో మహిళాభక్తులు పూజలు చేశారు. వేద పండితులు, ఉత్కళాంధ్రా బ్రాహ్మణ సేవా సమాజం అధ్యక్షులు రేజేటి శ్రీనివాసశర్మ వేదోక్తంగా క్రతువు నిర్వహించారు.



గాజులతో పూజ చేసేందుకు వచ్చిన మహిళలు



బ్రహ్మపురలో మార్తాపేటలోని శ్రీ రామలింగ చౌడేశ్వరి మాత మంగళవారం 'శ్రీ మహాలక్ష్మీ దేవి' అవతారంలో దర్శనమిచ్చారు. -న్యూస్‌టుడే, బ్రహ్మపుర నగరం



భువనేశ్వర్, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌లోని సత్యనగర్, కటక్‌లోని చౌలియా గంజ్‌లలో ఏర్పాటైన మహిషాసుర మర్దని విగ్రహాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.



పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పర్లాఖెముండి పట్టణంలోని పలు వీధుల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో దుర్గమ్మకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: పట్టణంలోని మలంచా ప్రాంతంలో ఉన్న బాలాజీ మందిర్ పల్లి ఉన్నాయన్ సమితి 75వ సంవత్సర దుర్గ పూజలను రామకృష్ణ మఠం స్వామీజీ ప్రార్థనానంద్ మహారాజ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.



పిడుగుపాటుతో పశువుల మృతి

గుణుపురం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లా గుణుపురం సమితి తొలనా పంచాయతీ డెంగాకులో గ్రామ సమీపంలో సోమవారం వర్షం కురవడంతో ఆవులు చెట్ల కిందకు వెళ్లాయి ఆ సమయంలో పిడుగుపడి 5 పశువులు చనిపోయాయి.

నందన్న ఉత్సవాలు ప్రారంభం

రాయగడ, న్యూస్‌టుడే: పట్టణంలో కంద్రవీధి, జగన్నాథ మందిర వీధుల్లో నందన్న మహోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి.

యువతి ఆత్మహత్య

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపుర సదర్ ఠాణా పరిధిలోని కుకుడాఖండిలో ఓ యువతి (19) బలవన్మరణానికి పాల్పడింది. బ్రహ్మపురలోని ఓ కళాశాలలో చదువుతున్న యువతి కుటుంబకలహాలు కారణంగా సోమవారం సాయంత్రం తన ఇంటిలో ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంది. కుకుడాఖండి సమితి కార్యాలయం ఎదుట అద్దె ఇంట్లో ఈ ఘటన జరిగింది. శరీరానికి నిప్పు అంటుకోవడంతో బాధతో అరుస్తూ ఇంటి నుంచి బయటకు వచ్చి సమితి కార్యాలయం సమీపాన రహదారి పక్కన పడిపోయింది. స్థానికులు ఆమెపై నీళ్ల పోసి మంటలను నియంత్రించారు. చికిత్స నిమిత్తం ఎమ్కేసీజీ ఆసుపత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ మృతిచెందింది.

పుట్టిన రోజే అనంతలోకాలకు

జయపురం, న్యూస్‌టుడే: జయపురంలో బస్సు రూపంలో ఓ వ్యక్తిని మృత్యువు వెంటాడింది. ఈ ఘటన కొరాపుట్ జిల్లా దశమంత్‌పూర్ హట్పదలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే బెడపొదర పంచాయతీ దళితి సాహికి చెందిన సురేష్‌ఖరా కుమారుడు పుష్ప(20) జన్మదినం సందర్భంగా కేకు, ఇతర సామగ్రి కొనేందుకు వెళ్లి తిరిగి వస్తూ మార్గమధ్యలో వాహనాన్ని నిలిపాడు. స్నేహితులతో మాట్లాడుతుండగా బస్సు అతడ్ని ఢీకొట్టింది. స్థానికులు క్షతగాత్రుడిని ఆసుత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. పుట్టినరోజు నాడే తమ పుత్రుడు అందనంత దూరం వెళ్లిపోయాడని తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. మంగళవారం పరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

హత్య కేసులో ఇద్దరి అరెస్టు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా హింజిలి పోలీసు స్టేషన్ పరిధిలో బడఖండి గ్రామంలోని జగన్నాథ మందిరం సమీపాన రాజేంద్ర (రాజు) రెడ్డి అనే యువకుడి హత్య కేసులో పోలీసులు సోమవారం ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. వారి నుంచి దాడికి ఉపయోగించిన కత్తి, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సదర్ ఠాణా పరిధిలోని సతొపాహండియా గ్రామానికి చెందిన హతుడు రెడ్డి కాంగ్రెస్ నాయకుడు. ఆయన కుకుడాఖండి సహకార సమితి సంచాలకునిగానూ సేవలందిస్తున్నాడు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

పరదీప్ ఓడరేవులో స్వల్ప ప్రమాదం

భువనేశ్వర్, న్యూస్‌టుడే: పరదీప్ ఓడరేవులో ఒక విదేశీ నౌక్ నుంచి మంగళవారం సరకు దించుతున్న సమయంలో అక్కడున్న క్రేన్ నుంచి ఒక యంత్ర పరికరం తెగి పడింది. ఇక్కడ పనులు చేస్తున్న ఒక ఉద్యోగికి స్వల్ప గాయమైంది. ఈ ఘటన వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని పోర్టు అధికారులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

నవరంగపూర్, న్యూస్‌టుడే: నవరంగపూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ సమితిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే రాయ్‌ఘర్ సమితి టిమన్‌పూర్ పంచాయతీ శోభపగా గ్రామానికి చెందిన గోవిందమాఝి, బిశ్రామ్ మాఝి, సంతోషిమాఝి మంగళవారం ఉదయం ద్విచక్ర వాహనంపై ఉమ్మర్‌కోట్ వెళ్తున్నారు. అదే సమయంలో జోరిగావ్ సమితి తేల్ నది పంచాయతీ గోడిపాదర గ్రామానికి చెందిన దుర్బలగౌడ్, బిశామ్‌గౌడ్ బైకుపై ఉమ్మర్‌కోట్ వైపు వస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మర్‌కోట్-జోరిగావ్ చౌక్ వద్ద ఇద్దరి వాహనాలు అదుపు తప్పి ఢీకొన్నాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. గోవింద్, బిశ్రామ్, సంతోషి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నవరంగపూర్ ఆసుపత్రికి తరలించారు.

నాటుసారా బట్టీలపై అబ్కారీ దాడులు

రాయగడ గ్రామీణం,న్యూస్‌టుడే; రాయగడ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గుప్తేశ్వర ప్రదాన్ ఆదేశాలతో చందిలి, శేసికల పోలీసు స్టేషన్ పరిధి మారుమూల గ్రామల్లో అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్న కేంద్రాలపై అబ్కారీ సిబ్బంది దాడులు చేసారు. స్థానిక పోలీసుల సహాయంతో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఈ సోదాలు జరిగాయి. దాదాపు 4084 లీటర్ల సారాతో పాటు అయిదుగురుని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి మంగళవారం కోర్టులో హాజరుపరిచినట్లు ఓఐసీ సంజీవ్ కూమార్ ప్రదాన్ తెలిపారు.

వర్షాలు, తుపాన్లకు తట్టుకుని.. తెగుళ్ల నుంచి బయటపడి.. చివరికి పంటను దక్కించుకున్నా కొనుగోలు కేంద్రాల్లో అమ్మాలంటే సవాలక్ష నిబంధనలు. తీరా అమ్మాక.. నగదు ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి సమస్యల నుంచి రైతులను గట్టెక్కించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇకపై కొనుగోలు దగ్గర నుంచి నగదు ఖాతాలో జమయ్యే వరకు అధికారులు తోడుగా ఉంటారు.

అన్నదాతకు ఎనలేని ప్రాధాన్యం

రైతుకు మేలు కలిగేలా కొనుగోలు నిబంధనలు

– న్యూస్‌టుడే, పార్వతీపురం

గతంలో కొనుగోలు సమయంలో రైతుకు, మిల్లరుకు సంబంధం ఉండేది కాదు. అమ్మిన ధాన్యం ఎక్కడికి తీసుకెళ్లారో తెలియని పరిస్థితి. ఈ సారి రైతుకు సమీపంలో, బ్యాంకు గ్యారెంటీ ఇచ్చే మిల్లుకే తరలించనున్నారు.

మిల్లుకో అధికారి..

ధాన్యం రవాణాకు వినియోగించే వాహనాలకు జియో ట్యాగింగ్ చేస్తారు. వాహనం కదలిక వివరాలు తెలుసుకునేందుకు ఈసారి ప్రతి మిల్లు పరిధిలో ఓ అధికారిని నియమిస్తారు. జిల్లాలోని 93 మిల్లులకు ఒక్కొక్కరిని చొప్పున ఉంటారు. వీరు పూర్తి వివరాలు సేకరించి అధికారులకు తెలియజేస్తారు.

మూడంచెల్లో పరిష్కారం..

రైతుల సమస్యలకు ఎక్కడికక్కడ పరిష్కారం చూపేలా మూడంచెల్లో సంయుక్త కమిటీలు ఏర్పాటు చేస్తారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఇవి పనిచేస్తాయి.

◆ గ్రామ స్థాయిలో వీఆర్వో, వ్యవసాయ సహాయకుడు, రైతు, మిల్లరు ప్రతినిధి, కలెక్టరు నియమించిన సభ్యుడు ఉంటారు.

◆ మండల స్థాయిలో తహసీల్దారు, ఏవో, రైతు, మిల్లరు, కలెక్టరు నియమించిన వ్యక్తి ఉంటారు.

◆ జిల్లా స్థాయిలో ధాన్యం కొనుగోలు కమిటీతో పాటు మిల్లరు, రైతు, కలెక్టరు నియమించిన వ్యక్తి ఉండి కొనుగోలు, రవాణాలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై సంయుక్తంగా పని చేస్తారు.



వెంకంపేటలో సాగవుతున్న పంట

పెరిగిన మద్దతు ధర

గత ఖరీఫ్‌లో కొనుగోలు ధర కంటే ఈ సారి క్వింటా ధాన్యానికి రూ.117 ఎక్కువగా లభిస్తుంది. సాధారణ రకం క్వింటా రూ.2300, గ్రేడు ఎ-రూ.2,320గా నిర్ణయించారు. గత ఏడాది సాధారణ రకం- రూ.2,183, గ్రేడు ఎ- రూ.2,203గా ఉంది.

ఎకరాకు 22 క్వింటాళ్ల దిగుబడి: జిల్లాలో ఈ ఏడాది దిగుబడి బాగుంది. సగటున ఎకరాకు 22 క్వింటాళ్ల వరకు వస్తుందని అంచనా. దీనికి అనుగుణంగా వ్యవసాయ నివేదిక తయారు చేస్తున్నాం. కొన్నిచోట్ల 24 క్వింటాళ్లు కూడా వచ్చే అవకాశం ఉంది. - కె.రాబర్ట్‌పాల్, జిల్లా వ్యవసాయాధికారి

ఇబ్బంది లేకుండా చూస్తాం: ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. సమీపంలోని మిల్లులకు ధాన్యం పంపిస్తే చాలు. మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీలు చెల్లించి సహకరించాలి. - శ్రీనివాసరావు, జిల్లా పౌరసరఫరాల సంస్థ ప్రబంధకుడు

● జిల్లాలో రైతులు: 56 వేల మందికి పైగా.. ● సాగు విస్తీర్ణం: 1.70 లక్షల ఎకరాలు ● దిగుబడి అంచనా: 22 క్వింటాళ్లు (ఎకరాకు) ● జిల్లావ్యాప్తంగా: 37.40 లక్షల క్వింటాళ్లు

ఒడిశా నుంచి కేరళకు గంజాయి

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: డిగ్రీ చదివిన యువకుడు వ్యసనాలకు బానిసయ్యాడు. గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇచ్ఛాపురం మంగళవారం సీఐ ఎం.చిన్నంనాయుడు, పట్టణ ఎస్సై ఇ.చిన్నంనాయుడితో కలిసి నేరవిభాగం అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఒడిశాలోని గజపతి జిల్లా కుటునిగండ గ్రామానికి చెందిన గోపాల్‌సింగ్ అలియాస్ అంద్రుసింగ్ బీకాం చదివాడు. అదే జిల్లా రామఘడ గ్రామానికి చెందిన మిహిర్ కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలో స్థిరపడి గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. కిలో గంజాయికి రూ.పది వేలు ఇస్తామని ఆశ చూపగా స్నేహితుడి సలహా మేరకు గోపాల్‌సింగ్ ఆయనతో ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఒడిశాలోని కొందమాల్ జిల్లా పడంగి గ్రామానికి చెందిన గంజాయి విక్రయదారు సంజీబ్‌ను గోపాల్‌సింగ్‌కు మిహిర్ పరిచయం చేశాడు. అక్కడి నుంచే తరచూ సరకు కేరళకు తెప్పించుకుంటున్నాడు. ఇదేక్రమంలో గోపాల్‌సింగ్ గంజాయి తరలిస్తుండగా ఇచ్ఛాపురం రైలు నిలయం సమీపంలో పట్టణ పోలీసులకు చిక్కాడు. నిందితుడి నుంచి 5.310 కిలోల గంజాయి, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు.

వరద బాధితులకు అండగా..

గరుగుబిల్లి, న్యూస్‌టుడే: జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున విజయవాడ వరద బాధితులకు రూ.25 వేలు విరాళం అందజేసినట్లు గరుగుబిల్లి మండల సంఘాధ్యక్షుడు బి.బ్రహ్మాజీ, సీహెచ్.తవిటారావు తెలిపారు. ఏపీ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు పి.హనుమంతురావుకు నగదు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో కె.గౌరీశంకరరావు, బాబూరావు పాల్గొన్నారు. ● పార్వతీపురం గ్రామీణం: విజయవాడ వరద బాధితులకు అండగా సాయం అందించాలని ఎమ్మెల్యే బి.విజయచంద్ర కోరారు. సూడిగాం మండల తెదేపా కార్యదర్శి చంద్రమౌళి, ప్రతినిధులు రూ.11 వేలు నగదు ఎమ్మెల్యేకు అందజేశారు.



చెక్కు అందిస్తున్న విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు

ఆర్థిక సాయం

బలిజిపేట గ్రామీణం: తుమరాడకు చెందిన ఎన్.సూరప్పుడు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు జనసేన నాయకులు రూ.2000 నగదు, 25 కిలోల బియ్యం, నెలకు సరిపడా నిత్యావసరాలు అందజేశారు. నాయకులు ఎన్.తాతబాబు, ఎం.సురేష్, వి.సాయిరాం, పి.జయరాం, వై.అప్పలనాయుడు తదితరులున్నారు.

మహాలక్ష్మి రూపంలో అమ్మవారు

బలిజిపేట గ్రామీణం, న్యూస్‌టుడే: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అజ్జాడలో దుర్గాదేవి మహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు.



అజ్జాడలో కరెన్సీ నోట్లతో దుర్గమ్మ

రహదారి పనులకు శంకుస్థాపన

కొమరాడ, న్యూస్‌టుడే: బలరాముడు ప్రతిష్ఠించిన గుంప సోమేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పేర్కొన్నారు. కోటిపాం కాలనీ నుంచి గుంప ఆలయానికి రూ.1.25 కోట్లతో తారు రోడ్డు నిర్మాణ పనులు మంగళవారం ప్రారంభించారు. పురాతన ఆలయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే అన్నారు. మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, ఒడిశా నుంచి భక్తులు ఆలయానికి వస్తారని తెలిపారు. తెదేపా నాయకులు శేఖర్‌పాత్రుడు, డి.వి.నాయుడు, ఎస్.మధు, జి.సుదర్శనరావు, పి.వి.నాయుడు, కె.శివున్నాయుడు, బి.వేణు పాల్గొన్నారు.



పూజలు చేస్తున్న ఎమ్మెల్యే జగదీశ్వరి

కుక్కల బెడద...!

పలాస మండలం బంటుకొత్తూరులో కుక్కల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు దాడి చేస్తాయో అన్న భయంతో ఉంటున్నామని తెలిపారు. రాత్రి వేళలో గ్రామంలో తిరగడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని, కుక్కల బెడద తీర్చాలని కోరుతున్నారు. ఇదే విషయం పంచాయతీ కార్యదర్శి మోహనరావు దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే సమస్య పరిష్కరిస్తామన్నారు. –న్యూస్‌టుడే, పలాస గ్రామీణం



సుజలధార వృథా



మందస మండలం సువర్ణపురం సమీపంలో గ్రామాలకు శుద్ధ జలం అందించే సుజలధార పథకం పైపులైను లీకవుతుంది. దీంతో నీరు మట్టి రోడ్డుపై నిలిచి గుంతలు ఏర్పడుతోంది. రెండు రోజులుగా ఇలా జరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఉద్దానం గ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని గ్రామీణ నీటిసరఫరా ఏఈ ప్రజన్న తెలిపారు. – న్యూస్‌టుడే, హరిపురం (మందస)

రెండేళ్లకే అధ్వానం..

జాతీయ రహదారి నుంచి మండలంలోని విన్నిట్టి, తహసీల్దారు కార్యాలయాల వరకు సుమారు రెండువందల మీటర్ల మేర సీసీ రోడ్డు రెండేళ్లకే ధ్వంసమైంది. నాణ్యత లోపంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నూతన సీసీ రోడ్డును నిర్మించాలని కోరుతున్నారు. పంచాయతీ రాజ్ ఏఈ హిమసాగర్ వద్ద ప్రస్తావించగా నూతన రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. – న్యూస్‌టుడే, కంచిలి గ్రామీణం



ముందు జాగ్రత్తలతో తెగుళ్ల నివారణ

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: వరి సాగులో దోమ తెగులను ముందుగా రైతులు గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా ఏరువాక కేంద్రం ఏడీ శ్రీనివాస్ సూచించారు. మంగళవారం సంగంవలస, ఎమ్మార్ నగరం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించారు. సంగంవలసలో దోమ తెగులు అధికంగా ఉన్నట్లు చెప్పారు. నివారణకు పెక్సాలన్ 100 మి.లీ, నీటిబా 100 గ్రాములు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. ఏవో అశోక్ ఉన్నారు.

ఆరోగ్యంపై అవగాహన అవసరం

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: పరిశుభ్రతతో రోగాలకు దూరంగా ఉండొచ్చని ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యారోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి టి.జగన్మోహనరావు సూచించారు. మండలంలోని దుడ్డుఖల్లు పీహెచ్‌సీ పరిధిలో మంగళవారం ఆశా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కలుషిత నీరు, ఆహారంతో ప్రబలే వ్యాధులు, వ్యక్తిగత, పరిసరాల శుభ్రత గురించి వివరించారు. గర్భిణులను ముందుగానే వసతి గృహంలో చేర్చాలని సూచించారు. వైద్యాధికారి శైలజాస్వాతి, ఎంపీవో సూర్యనారాయణ, పర్యవేక్షకులు సత్యరాజ్, పెంటమ్మ ఉన్నారు.

ఉప సర్పంచులకు శిక్షణ

బలిజిపేట గ్రామీణం: మండలంలోని 24 పంచాయతీల ఉప సర్పంచులు, ఇద్దరు చొప్పున వార్డు సభ్యులకు 9, 10 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంపీడీవో విజయలక్ష్మి తెలిపారు. పరిపాలన విధానం, ఏపీపీఆర్ చట్టం 1994 నిబంధనలపై వివరిస్తామన్నారు.

రాష్ట్రంలోనే ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో గొట్టా బ్యారేజీ ఒకటి.. వంశధార నదిపై గొట్టా గ్రామం వద్ద నిర్మించిన దీని ఆధారంగానే జిల్లాలో దాదాపు 2.30 లక్షల ఎకరాలకు సాగు నీరందుతోంది.. దీనికి అదనంగా ఎడమ, కుడి ప్రధాన కాలువలపై నిర్మించిన ఎత్తిపోతల పథకాల ద్వారా వందల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. అయిదేళ్ల వైకాపా పాలనలో కనీసం దీని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. నిర్వహణను గాలికి వదిలేశారు.. సిక్కోలు జీవనాడిగా మారిన ప్రాజెక్టు నిర్వహణలో ఇంజినీర్లు, సిబ్బంది కొరత వేధిస్తోంది. 16 మంది సిబ్బందికి కేవలం ముగ్గురే ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.



బ్యారేజీ దిగువన దెబ్బతిన్న ఏప్రాన్

సిక్కోలు జీవనాడి నిర్వహణ గాలికి..!

గొట్టా బ్యారేజీ పరిధిలో ఇంజినీర్ల పోస్టుల ఖాళీ

24 మంది సిబ్బందికి ఉన్నది ముగ్గురే

న్యూస్‌టుడే, హిరమండలం

వంశధార నరసన్నపేట డివిజన్ ఈఈ కార్యాలయం పర్యవేక్షణలో హిరమండలం గొట్టా బ్యారేజీ సబ్‌డివిజన్ కార్యాలయం ఇంజినీర్లు విధులు నిర్వహిస్తున్నారు. సెక్షన్ కార్యాలయం వద్ద ఒక రెగ్యులర్ డీఈఈ, నలుగురు ఏఈలు విధులు నిర్వహించాల్సి ఉంది. డీఈఈతో పాటు ఇద్దరు ఏఈలు కొద్దిరోజుల కిందట బదిలీ అయ్యారు. బదిలీ అయిన డీఈఈ టి.హరిప్రసాద్ స్థానంలో ఆమదాలవలస డివిజన్ కార్యాలయ పరిధిలో ఉన్న హిరమండలం-1 రెగ్యులర్ డీఈఈ ఎన్.గణేష్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. బ్యారేజీ కార్యాలయ పరిధిలో ఉన్న ఇద్దరు ఏఈలు పరిశుద్ధ బాబు బుడితి సెక్షన్, కె.ధనుంజయరావు శ్రీముఖలింగం సెక్షన్ పరిధిలోని వంశధార ఎడమ ప్రధాన, పిల్ల కాలువలను పర్యవేక్షిస్తున్నారు. గొట్టాబ్యారేజీ నిర్వహణ, ఎడమ కాలువ హెడ్‌రెగ్యులేటర్ ప్రారంభం నుంచి కిట్టాలపాడు వరకు ఉన్న ప్రధాన, పిల్ల కాలువలను పర్యవేక్షించేందుకు ఉన్న ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

కొరవడిన పర్యవేక్షణ..

వంశధార నదిలో వరదలొచ్చే సమయంలో తప్పనిసరిగా 24 గంటల పర్యవేక్షణ అవసరం. బ్యారేజీ దిగువ దెబ్బతిన్న ఏప్రాన్ పనులు నిర్వహించేందుకు రూ.12 కోట్లు, బ్యారేజీ కుడివైపు కోతకు గురైన గట్టు పనులు చేసేందుకు రూ.28 లక్షలు మంజూరయ్యాయి. ఈ పనులు ప్రారంభమైతే పర్యవేక్షించేందుకు అధికారుల కొరత ఏర్పడుతుంది. గేట్ల నిర్వహణకు విద్యుత్తు సరఫరా, ఇతర ఏర్పాట్లు నిత్యం పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇంతటి కీలకమైన బ్యారేజీ వద్ద ఇంజినీర్ల కొరతతో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.

ఉన్నవారిపై ఒత్తిడి..

బ్యారేజీ వద్ద గేట్లు ఎత్తివేత, దించివేత, విద్యుత్తు సరఫరా పనులు, గ్రీజు రాయడం, ప్లంబర్లు, మూడు షిఫ్టుల్లో ఇతర పనులు నిర్వహించేందుకు 24 మంది రెగ్యులర్ నాలుగో తరగతి ఉద్యోగులు ఉండేవారు. వారంతా ఉద్యోగ విరమణ చెందాక ఆ పోస్టులు భర్తీ చేయక ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ముగ్గురు రెగ్యులర్ ఉద్యోగులే ఉన్నారు. దీంతో వీరిపై పని ఒత్తిడి పడుతోంది. వరదల సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు.

ఉన్నతాధికారులకు నివేదిస్తాం

ఇంజినీర్ల పోస్టులు ఖాళీగా ఉన్న సమస్యను ఉన్నతాధికారులకు నివేదిస్తాం. సిబ్బందిలో కొందరు పదవీ విరమణ చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ఇవి భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతాం. – ప్రదీప్‌కుమార్, వంశధార నరసన్నపేట డివిజన్ కార్యాలయం ఈఈ

జిల్లాలో వివరాలు ఇలా..

పనులు	మండలాలు	కిలోమీటర్లు	కేంద్రం వాటా	రాష్ట్రం వాటా :	నిర్వహణకు మంజూరు చేసిన
6	4	13.7	రూ.6.14 కోట్లు	రూ.4.09 కోట్లు	మొత్తం : రూ.76.78 లక్షలు

గిరిశిఖరాన అభివృద్ధి బాటలు..!

● పీఎం జన్‌మన్ పథకంలో రహదారుల నిర్మాణం

● ఐదేళ్ల పాటు నిర్వహణకూ నిధులు

ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం

వైకాపా పాలనలో గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, మరమ్మతులకు పంపిన ప్రతిపాదనలు బుట్ట దాఖలయ్యాయి. అత్యవసర పరిస్థితుల్లో వారు డోలీలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నపాటి వర్షానికే బురదమయమై అడుగు ముందుకు పడని రోడ్లకు మహర్దశ పట్టించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ముందుకొచ్చాయి. పీఎం జన్‌మన్ పథకంలో భాగంగా మెళియాపుట్టి, మందస, పాతపట్నం, పలాస మండలాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఎంపిక చేసిన రోడ్లను అభివృద్ధి చేయనున్నాయి. ● కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో రహదారి నిర్మాణాలను పూర్తి చేయనున్నాయి. వీటిని పంచాయతీరాజ్ శాఖకు అప్పగించడంతో త్వరలో టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నారు. జిల్లాలో ఆరు రహదారులకు రూ.10.23 కోట్లు, మరో ఆరు రహదారుల నిర్వహణకు రూ.76.78 లక్షలు మంజూరయ్యాయి.




టెక్కలిపట్నం నుంచి గంగన్నపేటకు వెళ్లే రహదారి దుస్థితి

మండలం	ఎక్కడి నుంచి ఎక్కడికి	దూరం (కి.మీ.)	నిర్మాణానికి	నిర్వహణకు (రూ.లక్షల్లో)
మందస	గౌడగురంటి - అంబటికంబారం	6.80	3.65 రూ.కోట్లలో	27.37
మెళియాపుట్టి	టెక్కలిపట్నం, గొప్పిలి రోడ్డు - గంగన్నపేట, ఎస్‌ఎల్‌పురం	2.70	2.65 "	19.87
మెళియాపుట్టి	నేలబొంతు రోడ్డు - అంపురం వరకు	1.92	1.90 "	14.24
మెళియాపుట్టి	ఆల్ ఆంధ్ర రోడ్డు- కొత్తపేట	1.00	92.00 రూ.లక్షల్లో	6.90
పాతపట్నం	పీటీ రోడ్డు- ద్వారకాపురం	0.69	63.00 "	4.73
పలాస	ఎం.ఎం.రోడ్డు - తుసరాడ, హొల్దిగాం, జెన్నసాయి	0.59	49.00 "	3.67

గూడులేని పట్టణ ప్రజలు సొంతింటి కల నెరవేరుతుందని ఆశతో టిడ్కో గృహాల కోసం కూడబెట్టిన సొమ్ము, మరికొందరు అప్పు చేసి డీడీలు తీసి కట్టారు.. గత ప్రభుత్వం అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసిందే తప్ప ఇల్లు ఇవ్వలేదు.. ఐదేళ్ల పాటు వేచి చూసినా ఫలితం దక్కలేదు.. పోని కట్టిన మొత్తమైనా తిరిగి ఇవ్వాలని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. శ్రీకాకుళం నగరంతో పాటు ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస పురపాలక సంఘాల పరిధిలో టిడ్కో గృహాలు రాని వారంతా కూటమి ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.



బొడ్డపాడు వద్ద టిడ్కో గృహ సముదాయం.. పక్కన పునాది దశలో నిలిచిన నిర్మాణం



కలల గూడు చెదిరింది.. గోడు మిగిలింది..!

● పురపాలికల్లో తేలని టిడ్కో గృహాల పంచాయితీ

● డిపాజిట్ మొత్తం తిరిగి ఇవ్వాలని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

న్యూస్‌టుడే, పలాస, శ్రీకాకుళం అర్బన్, ఇచ్ఛాపురం, ఆమదాలవలస పట్టణం

★ శ్రీకాకుళానికి చెందిన శ్రీనివాసరావు 430 చదరపు అడుగుల టిడ్కో ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ రూ.లక్ష చెల్లించారు. గూడు రాకపోగా డిపాజిట్ సొమ్ము కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు.

★ 2018లో తెదేపా ప్రభుత్వం నగరపాలక, పురపాలక సంఘాల పరిధిలో టిడ్కో గృహ సముదాయాలు నిర్మించాలని సంకల్పించింది. 2019 నాటికి పనులు పూర్తికాకపోవడం.. అదే ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చింది. అప్పటివరకు నిర్మాణంలో ఉన్న వాటినే పూర్తిచేసేలా ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కొందరికే ఇళ్లు వచ్చాయి. మిగిలిన వారు చెల్లించిన సొమ్ము తిరిగి వాపసు ఇవ్వాలని కోరుతున్నారు. వైకాపా హయాంలో ఈ పథకం కింద రూ.50 వేలు చెల్లించిన వారికి రూ.25 వేలు, రూ.లక్ష చెల్లించిన వారికి రూ.50 వేలు తిరిగి ఇస్తామని అధికారులు ప్రకటించారు. లబ్ధిదారులకు సొమ్ము ఇస్తారా? లేక టిడ్కో గృహాలకు చెల్లించిన మొత్తంలో కలిపేసుకుంటారా అనే విషయంపై స్పష్టత లేదు.

మున్సిపాలిటీ	మొత్తం ఇళ్లు	లబ్ధిదారులు	కానివారు	ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం
శ్రీకాకుళం	3,811	1,904	1,907	రూ. 8.19 కోట్లు
పలాస	2,071	912	1,159	రూ. 5.37 "
ఇచ్ఛాపురం	816	192	816	రూ. 97.41 లక్షలు
ఆమదాలవలస	528	416	112	రూ.39.29 "

ఎవరూ పట్టించుకోవడం లేదు..



కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నా. సొంతిల్లు వస్తుందని చెబితే రూ.50 వేలు చెల్లించా. ఐదేళ్లు దాటినా రాలేదు. మా బాధ ఎవరూ పట్టించుకోవడం లేదు. వివాదంలో ఉన్న స్థలం చూపడంతో ఇల్లు నిర్మించుకోలేకపోయాం. ప్రభుత్వం డిపాజిట్ సొమ్ము తిరిగి ఇప్పించాలి. – జి.లచ్చయ్య, ఇచ్ఛాపురం

ప్రభుత్వం ఆదుకోవాలి..

ఇళ్లు రద్దయిందని చెప్పి దీపావళి వద్ద సెంటు ఇంటిస్థలం ఇచ్చారు. అక్కడ వసతులు ఏమీ లేవు. అక్కడకు వెళ్లి బతకలేం. మావారు టైలరింగ్ చేసుకుంటూ అద్దెంటోనే జీవితం గడుపుతున్నాం. రూ.లక్ష అడిగితే మాకు ఇవ్వలేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని ఆదుకోవాలి. – బూర శారద, సొరంగడాలవీధి

అప్పు చేసి చెల్లించాం..



టిడ్కో ఇల్లు కోసం అప్పు చేసి రూ.50 వేలు చెల్లించాం. వైకాపా హయాంలో ఆశగా ఎదురుచూసినా సొంతింటి కల నెరవేరలేదు. ఈ సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – ఆర్.గోపి, పలాస

ఉన్నతాధికారులకు నివేదించాం..

టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడానికి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నాం. గృహాలు రాని వారిలో కొందరికి స్థలం కేటాయించాం. డీడీ రూపంలో చెల్లించిన డిపాజిట్ సొమ్ము తిరిగి ఇచ్చే విషయమై ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఉన్నతాధికారులకు నివేదించాం. – సీతారామమూర్తి, కార్యనిర్వాహక ఇంజినీరు, టిడ్కో, శ్రీకాకుళం



పలాసలో పురపాలక సంఘ కార్యాలయంలో నగదు విషయమై ఆరా తీస్తున్న ఇళ్లు రాని వారు

సస్యరక్షణతో మేలైన దిగుబడులు

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: పంటల సాగులో సరైన సస్యరక్షణ చర్యలు పాటిస్తే ఆశించిన దిగుబడులు పొందవచ్చని ఏడీఏ నిర్మలజ్యోతి పేర్కొన్నారు. తాడికొండ, పెదఖర్జలో మంగళవారం పోలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. పత్తి, వరిలో ఎరువులు, నీటి యాజమాన్యం గురించి వివరించారు. ఏవో ప్రసాద్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది గణేష్, శరత్‌చంద్ర, నవీన్, శివ ఉన్నారు.



అవగాహన కల్పిస్తున్న ఏడీఏ నిర్మలజ్యోతి